## క్లుప్తంగా

### నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

చుండూరు(వేమూరు): చుండూరు మండలంలోని విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆ శాఖ అసిస్టెంట్ ఇంజనీరు దోనేపూడి అర్జునరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని చుండూరు, ఆలపాడు, కారుమూరువారిపాలెం, చినగాదెలవర్రు, పెదగాదెలవర్రు, ఆరమండ పేట గ్రామాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలిపివేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు.

### ప్రజా సేవలో సుదీర్ఘంగా గంటా కుటుంబం

మాజీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

బాపట్ల: ప్రజా సేవలో బాపట్లలో సుదీర్ఘంగా గంటా కుటుంబం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా అంజిబాబు తల్లి కోటేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి పటేల్‌నగర్‌లోని గంటా నివాసంలో ఆదివారం జరిగింది. లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నిలబడి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజాసేవలోనే కొనసాగారని పేర్కొన్నారు. నివాళి అర్పించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, నామన శ్రీమన్నారాయణ, చల్లా రామయ్య తదితరులు ఉన్నారు.

### విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ



బాపట్ల: శారా ఫెయిత్ ఫౌండేషన్‌లోని విద్యార్థులకు ఉచితంగా రైస్‌బ్యాగ్స్, పుస్తకాలను మున్సిపల్ హైస్కూలు ఇంగ్లీషు ఉపాధ్యాయుడు డాక్టర్ తాళ్ళూరి వెంకటేశ్వర్లు ఆదివారం పంపిణీ చేశారు. అనాథ పిల్లలకు అవసరమైన పుస్తకాలు పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దాతలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.

### ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత



తెనాలిఅర్బన్: ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని వెస్ట్‌బెర్రీ స్కూల్ ఆధ్వర్యంలో కళాక్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన 2కే వాక్‌ను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇన్‌చార్జి కమిషనర్ వీఎం లక్ష్మీపతిరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వలన అనేక అనార్థలు ఉన్నాయన్నారు. తక్కువ మందం కలిగిన వస్తువులు, కవర్లు భూమిలో కలిసిపోకుండా కాలుష్యాన్ని పెంచుతాయని చెప్పారు. అందరూ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం మానివేయాలన్నారు. వాటి స్థానంలో క్లాత్, జూనపనారా సంచులను వాడాలని సూచించారు. వెస్ట్‌బెర్రి స్కూల్ ప్రిన్సిపాల్ టి.వి.సుబ్రమణ్యం మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వలన మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. కాలుష్యం కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూడగలిగితే బావితరాలకు భవిష్యత్‌ను అందించేవారమవుతమన్నారు. ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

### అలరించిన మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్



తెనాలిటౌన్: స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సంకీర్తన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె.పురుషోత్తమరావు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. రఫీ పాడిన గీతాలను హైదరాబాద్ నుంచి వచ్చిన షానవాజ్, పొన్నూరుకు చెందిన అలీఖాన్, తెనాలికి చెందిన షేక్ సైదా, డాక్టర్ పురుషోత్తమరావులు ఆలపించారు. కళాక్షేత్రం మహమ్మద్ రఫీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. డాక్టర్ పురుషోత్తమరావు రఫీ గురించి చెప్పిన మాటలు, పాటల వివరణ ఎంతోగాను ప్రేక్షకులను ఆకర్షించాయి. కార్యక్రమంలో సంకీర్తన కార్యదర్శి కె.రాజేశ్వరరావు, యుగళగీతాల గాయకులు శివలీల, మల్లిక, తదితరులు పాల్గొన్నారు.

# అరకొరగా వర్షాలు.. ఆందోళనలో రైతులు

- రేయింబవళ్లు భారీగా వీస్తున్న గాలులు
- కాలువ నీటి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
- ఎండిపోతున్న నాట్లు, ఉద్యాన తోటలు



చుండూరుపల్లి, ఈతేరు వద్ద ఎండిపోతున్న నాట్లు

బాపట్ల: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వీస్తున్న ఈదురగాలులను చూసి వర్షం పడే అవకాశం ఉందంటూ ఆశగా ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగులుతుంది. కాలువ ద్వారా నీరు రాకపోవటం, అరకొరగా కురుస్తున్న వర్షాలకు వరి నాట్లు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. నాట్లు వేసుకున్న రైతులు ఆశగా కాలువ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. నేడో... రేపో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలతో ఆశగా నాట్లు వేసుకోగా, మరికొందరు వెద పద్ధతిలో వరి సాగు చేపట్టగా, అలాగే ఉద్యాన పంటల సాగుకు శ్రీకారం చుట్టిన కొందరు అన్నదాతలకూ నిరాశే మిగిలింది. మండలంలో వర్షాలు సక్రమంగా కురవకపోగా ఈదురు గాలులు రేయింబవళ్లు తీవ్రంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు డీజిల్, కిరోసిన్ ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పైర్లు ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

**వరుణుడిపైనే భారం**

ఓ వైపు వరుణుడు మొహం చాటేయడం... మరోవైపు అదనుదాటి పోతుండటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. అరకొరగా కురిసే వర్షాలకు కొంతమంది రైతులు నాట్లు చేశారు. మండల వ్యాప్తంగా 20 శాతం మాత్రమే నాట్లు పడగా మిగిలిన రైతులు నాట్లు జోలికి పోలేదు. ప్రతి ఏటా ఈ సీజన్‌లో పచ్చని పైర్లతో కళకళలాడే పొలాలు నేడు బీడు భూములుగా దర్శనం ఇస్తున్నాయి. పొలం పండితే గాని మూడు పూటలా తిండి దొరికే అవకాశం లేని కర్షకులు పొలం మీద ఉన్న మమకారాన్ని చంపుకోలేక ముంచినా... లేపినా భారం నీపైనే మోపుతున్నామంటూ... వరుణుడు కరుణిస్తాడనే నమ్మకంతో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని దరివాదకొత్తపాలెం, వెదుళ్ళపల్లి, హైదరపేట, చిల్లరగొల్లపాలెం, కర్లపాలెం మండలంలోని దుండివారిపాలెం, పాతనందాయపాలెం, ఎం.వి.రాజు పాలెం గ్రామాల్లోని రైతులు నార్లు పెంచారు. మండలంలోని చుండూరుపల్లి, ఈతేరు, అప్పికట్ల తదితర ప్రాంతాలలో రైతులు వెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు.



చుండూరుపల్లి వద్ద సక్రమంగా లేని పంట కాలువలు

**గతం గుర్తుకొస్తుంది**



గత 15 ఏళ్ల క్రితం వర్షాలు లేక పశువులు, మనుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేక పశువులను అయినకాడికి అమ్ముకున్నాం. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే గతం గుర్తుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత దుర్భర పరిస్థితి ఎన్నడూ లేదు. – మద్దసాని బాపయ్య ఆశీర్వాదం, చుండూరుపల్లి

**అతివృష్టి... అనావృష్టి వెంటాడుతున్నాయి**



గతేడాది పంట చేతికొచ్చే తరుణంలో కురిసిన భారీ వర్షాలకు గృహాల్లోకి నీళ్లు చేరి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాం. ప్రసుత్తం భూమ్మీద చినుకురాలక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అతివృష్టి... అనావృష్టిలు మమ్మలను వెంటాడుతున్నాయి. – వెంకట్రావు, రైతు, ఈతేరు

# బాబు ష్యూరిటీ అంటేనే గ్యారంటీగా మోసమే



మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

మాజీ డిప్యూటీ స్పీకర్ కోన

బాపట్ల: బాబు ష్యూరిటీ అంటేనే గ్యారంటీగా మోసమేనని ప్రజలకు అర్థమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అబద్ధాల చెప్పుకుంటూనే పాలన కొనసాగిస్తారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి చూసిన ప్రజలు ఇప్పుడు ఆవి అందకపోవటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పథకాలు ఇవ్వకపోయినా పర్వలేదని, ఇచ్చిన పథకాలను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అన్న చందంగా ఉందని ప్రజలు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మురుప్రోలు ఏడుకొండలరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కోకి రాఘవరెడ్డి, పిన్నిబోయిన ప్రసాద్ తదితరులు ఉన్నారు.

**వేమూరులో...**

వేమూరు: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం జరిగిందని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు దాది సుబ్బారావు అన్నారు. వేమూరు మండలంలోని చదలవాడ గ్రామంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుతం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫతమైయిందని వివరాంచారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాడం జరిగిందని, తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించిందన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలతో ప్రతి మహిళను మోసం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బొల్లిముంత ఏడుకొండలు, దాసరి రమేష్, కసుకుర్తి దాసు, కాట్రగడ్డ మల్లిఖార్జునరావు, అత్తోట ప్రభాకర్, బొడుగు మోహనరావు, బొల్లెదు కిరణ్, నీల పాపరావు, బొడగు సంపతరావు, రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



చినపరిమిలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు



మోదుకూరులో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు



చదలవాడలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు

**చుండూరులో...**

చుండూరు(వేమూరు): చంద్రబాబు మేనిఫెస్టో నమ్మి చాలా మంది ప్రజలు మోసపోయారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అనపురెడ్డి రాఘురామిరెడ్డి అన్నారు. చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం రెండో రోజు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రజలను చేసిన మోసం గురించి వివరించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఎన్నికల తర్వాత మరిచి పోవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టన విద్య అని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

**చినపరిమి గ్రామంలో...**

కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు గాలికి వదిలివేసిందని వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షులు తమ్మా పాముల రెడ్డి అన్నారు. చుండూరు మండలంలోని చినపరిమి గ్రామంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం రెండో రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల వెద సాగు నీట మునిగి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా డబ్బులు వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా వివక్ష చూపుతుందన్నారు. కార్యక్రమంలో తమ్మా బసివి రెడ్డి, ముక్కాల రాము, అరమళ్ల సాంబ రెడ్డి, ఉయ్యూరి రాఘవేంద్ర రెడ్డి, పులివర్తి వంశీ, తిరువీధుల రత్న కిరణ్, తిరువీధుల శ్రీనివాసరావు, బాపట్ల ఓబులేసు, కందుకూరి వెంకటరత్నం, రాము, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



దాసరిపాలెంలో మాట్లాడుతున్న వరికూటి అశోక్‌బాబు

### రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాం

వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు

భట్టిప్రోలు(వేమూరు): రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలంలోని గొరికపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని దాసరిపాలెం గ్రామంలో ఆదివారం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రజలను చేసిన మోసాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వరికూటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వేమూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వేమూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల్లో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కొల్లూరు, అమర్తలూరు మండలాల్లో కూడా త్వరగా ప్రారంభం చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పడమటి శ్రీనివాసరావు, ఎంపీపీ వెంకట లలిత కుమారి, సయ్యద్ సిరాజ్ ఉద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

# సాంకేతిక రంగ పితామహులు డాక్టర్ అబ్దుల్‌కలాం



కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నాయకులు

మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

బాపట్ల: సాంకేతిక రంగ పితామహులు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచదేశాల్లో మన దేశం తలఎత్తుకునేలా చేసిన మహోన్నతమైన వ్యక్తి మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. అబ్దుల్‌కలాం వర్ధంతి సందర్భంగా కలాం విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుంచటంలో కలాం చేసిన కృషి అభినందనీయమన్నారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కృషి జరగాలని అనునిత్యం తపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అబ్దుల్ కలాంను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, నాయకులు చల్లా రామయ్య, చింతల రాజశేఖర్, నర్రావుల వెంకట్రావు, తన్నీరు అంకమ్మరావు, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పఠాన్ రాజేష్, వడ్డిముక్కల డేవిడ్, జోగి రాజా, చెన్నకేశవులు తదితరులు ఉన్నారు.

**యువతకు స్ఫూర్తి ప్రదాత కలాం**

రేపల్లె: కలలు కనండి వాటిని సాకరం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పిన సూక్తి ప్రతి ఒక్కరూ పాటించాలని వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ కరేటి శేషగిరిరావు అన్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మసీద్ సెంటర్‌లోని కలాం విగ్రహానికి ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికి కష్టాలను ఏ మాత్రం లెక్కచేయక చిరునవ్వుతో వాటిని అధిగమించి తన కలలను నిజం చేసుకుని విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి కలాం మన దేశానికి చెందిన వారు కావటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వీసం నాగలక్ష్మి, నాయకులు షేక్ అబ్దుల్ ఖుద్దూష్, చిమటా బాలాజీ, కర్రా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.



అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

# భక్తి, జ్ఞాన మార్గాలను అనుసరించాలి

తెనాలిటౌన్: ప్రతి ఒక్కరూ భక్తి, జ్ఞాన మార్గాలను ఆచరించాలని ప్రముఖ విద్వాంసులు దావులూరి శ్రీరామమూర్తి ప్రవచించారు. స్థానిక గాంధీనగర్, కవిరాజాపార్కులోని వీజీకే భవనంలో ఆదివారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూలై నెల సమావేశం నిర్వహించారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్వాంసులు దావులూరి శ్రీరామమూర్తి పాల్గొని ఈశ్వరతత్వంపై ప్రవచించారు. మానవుని విలువలు పెంపొందాలంటే భక్తి,జ్ఞాన మార్గాలను పాటించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి టి.పూర్ణచంద్రరావు, కోశాధికారి ఎస్.ఆదినారాయణ, ఉపాధ్యక్షులు శ్రీరామమూర్తి, కేవీ కోటయ్య, చలమయ్య, కె.రామకృష్ణరావు, సిహెచ్.శివరామయ్య, తదితరులు పాల్గొన్నారు.



శ్రీరామమూర్తిని సత్కరిస్తున్న సీనియర్ సిటిజన్ సభ్యులు

# మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల

తెనాలిటౌన్: రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని నరేంద్రమోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గాంధీనగర్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహిస్తున్న 26వ నియోజకవర్గ పట్టణ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు పట్టణ కార్యదర్శి ఎం. కిరణ్‌బాబు అధ్యక్షత వహించారు. ఎర్రజెండాను ఆవిష్కరించి అమరవీరులకు జోహర్లు అర్పించారు. నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, అన్నం వెంకటస్వామి, బొల్లిముంత కృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న అజయ్‌కుమార్

# సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయం

తెనాలిటౌన్: అంకిత భావంతో సేవలందించి బదిలీపై వెళుతున్న సచివాలయ ఉద్యోగుల సేవలు అభినందనీయమని పంచాయతీ కార్యదర్శి గౌస్ మొహిద్దీన్ కొనియాడారు. ఆదివారం రూరల్ మండలం కొలవరం గ్రామంలో సచివాలయలో బదిలీపై వెళ్తున్న పలువురు సచివాలయ ఉద్యోగులను సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు గ్రామ ప్రజలకు సేవలందించిన ఉద్యోగుల సేవలు మరువరానివని పలువురు వక్తలు కొనియాడారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేసిన సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. రైతు సేవాకేంద్రం వీఏఏ వాణి, ఇతర సిబ్బందిని దుశాలువా, పూలమాలలతో సత్కరించారు. మాజీ ఉపసర్పంచ్‌లు మంచాల శ్రీను, మంచాల సురేష్, వార్డుమెంబర్ నాగం వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కల్పన, సచివాలయ ఉద్యోగి విద్యారాఘవ, ఝాన్సీ, నీలవేణి, హుమాయోన్, హేమంత్ సాయి, ప్రవీణ్‌కుమార్, దీపిక, శ్యామలరాణి, గిరిబాబు, మహాలక్ష్మి, సాయిదుర్గా, వినూషా, దుర్గాదేవి, జ్యోత్స్న, దుర్గా భవాని, దేవి ఉన్నారు.



సచివాలయ ఉద్యోగి వాణిని సత్కరిస్తున్న కార్యదర్శి గౌస్ మొహిద్దీన్

# నలుగురు జూదరులు అరెస్ట్

తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని యర్రబాలెం శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న నలుగురిని మంగళగిరి రూరల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్ఐ సీహెచ్ వెంకట్ మాట్లాడుతూ.. యర్రపాలెంలో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడి చేశామని అన్నారు. ఈ దాడిలో నలుగురు జూదరులు.. వారి నుంచి రూ.14,590 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జూదరులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

## మంచాల గ్రామ దేవతకు విశేష పూజలు



చేబ్రోలు మండలం మంచాల గ్రామంలోని గ్రామ దేవత దేశమాంబ అమ్మవారికి విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించారు. శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ అభిషేకాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించారు. దేశమాంబ అమ్మవారు కనులపండువుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభయమానంగా తీర్చిదిద్దారు. - చేబ్రోలు

## పాతూరి సుబ్రహ్మణ్య కవికి ఘనసత్కారం





తెనాలిటౌన్: నటరాజ పాతూరి నాటక సాహితీ కళాసమితి తెనాలి వ్యవస్థాపకులు డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్య కవిని వారణాసి తెలుగు సంగమం సభలలో ఘనంగా సత్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ 25వ శతావధానంలో సుబ్రహ్మణ్య కవి మూడురోజులు ప్రాశ్నికులుగా తెలుగు భాషా సేవ చేసినందుకు ఈ ఘన సత్కారం లభించింది. శృంగేరి జగద్గురువుల దివ్యానుగ్రహంతో వజ్రోత్సవ భారతి మహోత్సవాల సందర్భంగా త్రిభాషా సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్ ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శృంగేరి శంకరమఠం వేదికగా మూడు రోజుల పాటు శతవధానంలో నిషిద్ధాక్షరి సమస్యవర్ణన అంశాల్లో పాతూరి కవి ప్రాశ్నికునిగా వ్యవహరించారు. తెలుగు భాషా సేవ చేసినందుకు ఇంతటి ఘనసత్కారం లభించడం సంతోషంగా ఉందని సుబ్రహ్మణ్య కవి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.